Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 21

(Jan. 23, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 21

(Jan. 23, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486 — 4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 23—1—47 గురువారం [సంచిక 21

రంగూన్‌లో కమ్యూనిస్టు ప్రదర్శనం

లండన్, జనవరి 21

బర్మా ప్రభుత్వోద్యోగుల ఇక్కడి బర్మా కార్యాలయానికి పంపిన ఒక కేబుల్ వార్తనుబట్టి, 800 మంది కమ్యూనిస్టులు ఈవేళ రంగూన్ వీధుల్లో పెద్ద ఊరేగింపు జరిపారు. వారు ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో ప్రవేశిస్తుంటే, పోలీసులు లాఠీఛార్జిచేసి, బాష్పవాయువు ప్రయోగించారట. 22 గురు అరెస్టుచేయబడ్డారు. వారిలో 18 గురు ఆసుపత్రిలో చేర్చబడ్డారు.

పడవల్లో 450 బస్తాల దొంగబియ్యం

గన్నవరం కాల్వలో వెదురుపాడుగ్రామం దగ్గర 450 బస్తాల బియ్యంతో రెండుపడవలు పట్టుబడ్డాయి. ఈబియ్యం శ్రీ వాసవీ కనకదుర్గా పరమేశ్వరీ రైస్‌మిల్లునుండి విజయవాడ బూడుగం సుబ్బారావు అండ్ సన్సువారికి పంపబడుతున్నట్లు పడవవారు దగ్గర దొరికిన కాగితంలో వుంది.

కలకత్తాలో విద్యార్థి ప్రదర్శనాలమీద కాల్పులు

18 ఏళ్ల యువకుని ఆహుతి

వీట్ - నామ్ ఉత్సవాల్లో 200 మందికి గాయాలు

కలకత్తా, జనవరి 21

నేడు కలకత్తా కాలేజీల, హైస్కూళ్ళ విద్యార్థులు వీట్-నామ్ దినోత్సవ సందర్భములో పెద్ద ఊరేగింపులు బయలుదేరతీశారు. హిందూ-ముస్లిం విద్యార్థులు కలిసి ఊరేగింపులలో పాల్గొన్నారు. ప్రతి పాఠశాలవద్దనుండి విద్యార్థుల ఊరేగింపులు నడిచి యూనివర్సిటీ కాలేజీ మైదానంలో సమావేశమై సభ జరుపుకోదలిచారు.

అన్నిచోట్లా పోలీసులు, సాయుధదళాలు ప్రధానమైన మొగలవద్ద కాపలా పెట్టబడ్డారు. వారు ఊరేగింపులను ఎక్కడికక్కడ ఆపివేయడానికి ప్రయత్నించారు. కాలేజీ వీధిలో సాగుతూన్న ఒక ఊరేగింపును పోలీసులు అడ్డగించారు. కాని వారు చెదిరిపోవడానికి నిరాకరించారు.

వెంటనే విద్యార్థులపై లాఠీఛార్జి చేయబడింది. అది ఫలవంతం కాకపోయేటంతకు, బాష్పవాయువు ప్రయోగించారు.

హాతీబాగాన్ బజారువద్ద పోలీసులు అటువంటిదే మరొక ఊరేగింపును ఆపివేశారు. కాని, విద్యార్థులు రోడ్లకడ్డంగా కూర్చుండి కదలడానికి నిరాకరించారు. పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. అది సఫలం కాకపోతే బాష్పవాయువునుకూడా ఉపయోగించారు.

జగుబాబూ బజారులోకూడా ఇదేవిధంగా విద్యార్థుల ఊరేగింపును పోలీసులు అడ్డగించారు. కాని, వారు రోడ్డుమీద కూర్చుని, కదల నిరాకరించారు.

ఈ విధంగా పోలీసులు అటకాయించినా, లాఠీఛార్జిలు, బాష్పవాయు ప్రయోగాలూ జరిగినా చాలాఊరేగింపులు కాలేజీముందుకు ప్రోగుపడగలిగినాయి. వారిని కాలేజీ ఆవరణలో ప్రవేశించకుండా ఆపేటందుకు పోలీసులు చాలామార్లు లాఠీఛార్జిచేశారు. 3 మార్లు బాష్పవాయువు ప్రయోగించారు. కాని, విద్యార్థులు లొంగలేదు.

చివరకు పోలీసులు తుపాకులు కాల్చారు. చాలామందిని అరెస్టుచేశారు.

తుపాకీ దెబ్బలవల్లనైతేనేం, లాఠీఛార్జీలలో నైతేనేం, 200 మందికిపైగా గాయపడ్డారని తెలుస్తూంది. చనిపోయినవారి సంఖ్య తెలియలేదు. 18 ఏండ్ల యువకుడు మరణించినవారిలో ఒకడు.

కాల్పులు జరిగినాకకూడా విద్యార్థులు ఆ ప్రదేశంనుండి కదలలేదు. కాలేజీగేటు కెదురుగా రోడ్డుపైన కూర్చున్నారు.

తాత్కాలిక కేంద్రప్రభుత్వ నాయకుడు పండితనెహ్రూ, భారతీయులందరూ వీట్-నామ్ స్వాతంత్ర్యపోరాటంపట్ల సానుభూతి సహకారాలు ప్రకటించాలని మొన్న మొన్ననే ప్రకటించారు. అపని చేయబూనిన కలకత్తా విద్యార్థులపై బెంగాలు ప్రభుత్వం ఈవిధంగా విరుచుకుపడింది.

కలకత్తాలో హర్తాళ్

కలకత్తా, జనవరి 22

నిన్న విద్యార్థులపై లాఠీఛార్జి చేయడం, తుపాకులు కాల్చడం మొదలగు దురంతాలను ఖండిస్తూ హర్తాళ్ చేయవలసిందని కార్మికసంఘాల ప్రతినిధులు, విద్యార్థి ప్రతినిధులు కలకత్తాపౌరులకు విజ్ఞప్తి చేశారు.

నేడు నగరం అంతా హర్తాళ్ జరిగింది. విద్యార్థులు, కార్మికులు దళాలుగా బయలుదేరి వీధులలో పికెటింగ్ చేశారు. కొన్నిచోట్ల విద్యార్థులు రోడ్లమీద పడుకొని కార్లు, బస్సు కదలకుండా చేశారు.

కలకత్తా కాల్పులపై నిరసనగా హర్తాళ్

ఢిల్లీ రాష్ట్ర విద్యార్థిఫెడరేషను కార్యవర్గం కలకత్తాలో విద్యార్థులపై జరిగిన కాల్పులను ఖండిస్తూ ఒక ప్రకటన చేశారు. కాల్పులను ఖండిస్తూ బుధవారం (22 తేదీ) ఢిల్లీలోని విద్యార్థులంతా హర్తాళ్ చేయవలసిందని ప్రకటించారు.

మద్రాసులోకూడ వీట్‌నామ్ దినోత్సవం

మద్రాసులో కూడ విద్యార్థులు వీట్‌నామ్ దినోత్సవం జరిపారు. సాయంకాలం బహిరంగ సభ జరపబడింది.

జబ్బల్పూర్ టీచర్ల బైఠాయింపు సమ్మె

మధ్యవర్తి సంఘ నియామకం

జబ్బల్పూరు, జనవరి 21

జబ్బల్పూరులోని మహారాష్ట్ర హైస్కూలు ఉపాధ్యాయులు తమ కోరికల కొరకై 12 రోజుల క్రితం ప్రారంభించిన బైఠాయింపు సమ్మె మధ్యవర్తి సంఘ నియామకం వలన నిలిపివేయబడింది. సంఘంలో సభ్యులు 15 మంది. విద్యార్థుల, వారి తల్లిదండ్రుల ప్రతినిధులు 5 గురు, మానేజిమెంటు, టీచర్లు, చెరి అయిదుగురు ప్రతినిధుల్ని పంపుతారు.

వార్లీ ప్రజానాయకురాలి అరెస్టు

బొంబాయి, జనవరి 21

శ్రీమతి గోదావరి పెరులేకర్ కేంద్ర కమ్యూనిస్టుపార్టీఆఫీసులో వుండగా, బొంబాయి పోలీసులు ఆమెనునేడు అరెస్టుచేశారు. ఈమె కమ్యూనిస్టు రైతు నాయకురాలు. వార్లీలలో నూతన జాగృతి కల్గించిన కమ్యూనిస్టులలో ఒకరు. బొంబాయి ప్రభుత్వం యీ ఏర్పాటునే ఈమెను ఠాణాజిల్లా (వార్లీలుండే ప్రాంతం)లో ప్రవేశించగూడదని నిషేధించింది.

ప్రజానాయకులపై దొంగతనపు నేరం

కటక్, జనవరి 19

నిరంబా సంస్థానంలో కొత్తగా ప్రజామంత్రి వర్గం ఏర్పరచబడింది. కపిలషాహూ, మరి అయిదుగురు నాయకులు కార్యవర్గానికి ఎన్నుకోబడ్డారు.

ఇప్పుడు సంస్థాన ప్రభుత్వం ఆ అరుగురిని అరెస్టు చేయించింది. కపిలషాహూ ప్రక్క ఇంటినుంచి గోగునార ఎత్తుకువచ్చాడని కేసు పెట్టారు. మిగిలినవారిమీదకూడా అదేమాదిరిగా చిన్నచిన్న దొంగతనపు నేరాలు మోపారు. వారికి జామీనుకూడా నిరాకరించారు.

సలాంకన్య నిరాహారవ్రత సమాప్తి

శికోంధీ, జనవరి 20

గాంధీజీ తూర్పు బెంగాల్‌లో పర్యటన ప్రారంభించిన తర్వాత అంతుస్ సలాంకన్య (గాంధీజీ శిష్యురాలు) హిందూ — ముస్లిం సామరస్యానికి నిరాహారవ్రతం ప్రారంభించింది. ఒక హిందూ కుటుంబం యొక్క పూజాగృహంనుంచి ఎవరో ఒక కత్తిని దొంగిలించుకుపోయారట. దాన్ని తిరిగి యిచ్చేవరకూ ఆహారం తీసుకోను— అని ఆమె శపథం పూనింది. ఈ వేళ 25వ రోజు, ఆమె ప్రాణాపాయస్థితిలో ఉండడం చూచి, స్థానిక ముస్లిం పెద్దలు గాంధీజీ ఆవరణలో సమావేశమయారు. మైనారిటీ ప్రజలకు (హిందువులు) తాము యికమీద పూర్తిరక్షణ యిస్తామని వారు హామీ యిచ్చారు. దాని మీద గాంధీజీ తన శిష్యురాలిని నిరాహారవ్రతం మానమని సలహాయివ్వగా, ఆమె మానివేసింది. గాంధీజీ ఒకకప్పుతో నారింజరసం ఆమెనోటికి అందించి, త్రాగించారు.

కొట్లాటలు జరిగిన హాజీగంజ్, ఫరీద్ గంజ్, చాంద్‌పూర్ ఏరియాలలో కూడా గాంధీజీ కాలినడకను ప్రయాణం చేయడానికి నిశ్చయించుకున్నారట.

భారతదేశం స్వతంత్ర రిపబ్లిక్కుగా ఉంటుంది

రాజ్యాంగసభలో నెహ్రూ తీర్మాన ఆమోదం

ఢిల్లీ, జనవరి 21

ఈవేళ రాజ్యాంగనిర్మాణసభలో పండిత నెహ్రూ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదింపబడింది. భారతదేశం స్వతంత్ర రిపబ్లిక్‌గా ఉంటుందని, అది ప్రకటిస్తోంది. ఎం. ఆర్. జయకర్, లీగ్ సభ్యులుకూడా రాజ్యాంగ సభకు వచ్చేవరకూ తీర్మానాన్ని వాయిదా వేయాలని సూచిస్తూ తెచ్చిన సవరణ నిన్న ఉపసంహరించుకో బడినందున, తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదింపబడడానికి అవకాశం కలిగింది.

నెహ్రూ తీర్మానంపై చర్చ

ఢిల్లీ, జనవరి 21

ఈవేళ రాజ్యాంగ నిర్మాణసభలో పండిత నెహ్రూ తీర్మానాన్ని బలపరుస్తూ మరో 11 మంది సభ్యులు ఉపన్యసించారు. వీరిలో 6 గురే అల్పసంఖ్యాకవర్గాలకు చెందినవారు.

కె మాధవమీనన్‌గారిలా మాట్లాడారు: "ఈ తీర్మానం విషయంలో ఇప్పటికే చాలా జాగు చేశాం. వెంటనే దీన్ని ఆమోదించకపోతే, మన ధర్మాన్ని మనం నెరవేర్చని వారం అవుతాం. ఇతరులు హాజరు కావడం మాత్రాన మనం వేచియుంటే, మొండిఘటాలకు తలవొంచినవాళ్ళ మవుతాం."

బి. దాస మాట్లాడుతూ, లీగ్ సభ్యులు కూడా రాజ్యాంగసభలో పాల్గొని, మనం యేమి పొరబాట్లు చేస్తున్నామో చెప్పవచ్చు. మూడవపార్టీయైన బ్రిటిష్ పాలకవర్గాన్ని ఓడించడంలో కాంగ్రెసుతో లీగు చేతులు కలపడం అవసరం — అని హెచ్చరించారు.

దేశవిభజనవల్ల అందరికీ నష్టమే

ఆదివాసుల తరఫున దేవేంద్రనాథ్ సామంత్ యిలా చెప్పారు: "ఏ రాజ్యాంగ చట్టమైనా జనసామాన్యానికి ఉపయోగపడేటట్లుండాలి. అల్పసంఖ్యాకుల అనుమానాలను తీర్చేవిధంగా ఉండాలి. దేశాన్నిముక్కచెక్కలుగా చీల్చడంవల్ల ఎవరికీ లాభం ఉండదు. అందరికీ నష్టమే."

రెండు ప్రమాదాలు

భారత క్రైస్తవుల తరఫున డీసౌజా ఇలా మాట్లాడారు:

"మనం రెండు ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తపడాలి. మొదటిది: ఎదుటివారిని ఒప్పించడంవల్ల కాకుండా, బలవంతంగా నిర్ణయాలు చేయడం. రెండు: జాతి మైనారిటీలను సాధించడంకోసమని అల్పసంఖ్యాక వర్గాల హక్కులు నపహరించడం"

హెచ్. సి. ముకర్జీ (భారత క్రైస్తవుడు) మాట్లాడుతూ, తీర్మానంలో తనను ఎక్కువగా ఆకర్షించిన భాగాలు ఆలోచనా స్వాతంత్ర్యం, వాక్‌స్వాతంత్ర్యం, మతస్వాతంత్ర్యం, ఆరాధనాస్వాతంత్ర్యం, వృత్తిస్వాతంత్ర్యం, సమావేశ స్వాతంత్ర్యం - వీటిరక్షణ అన్నారు. అల్పసంఖ్యాకులందరికీ తగిన రక్షణలు తీర్మానంలో వున్నాయని ప్రశంసించారు.

పాకిస్తాన్ ఏర్పడితే హరిజనులకు నష్టం

హరిజనుల తరఫున ఖాండేకర్ యిలా ఉపన్యసించారు:

"ఈ తీర్మానం అల్పసంఖ్యాక వర్గాలన్నింటికీ సమానహోదా ఇస్తోంది. అనేక శతాబ్దాలుగా హరిజనులు ఎన్నో అవమానాలు భరిస్తున్నారు. అయినా, హిందూమతంనుంచి వారు వేరైపోరు. వివిధ గ్రూపులుగా రాజ్యాంగసభ విడిపోయి పాకిస్తాన్ రాజ్యం ఏర్పడితే, హరిజనులకుకూడ చాలా నష్టం వాటిల్లుతుంది. తూర్పుబెంగాల్లో హరిజనులు చెప్పరాని బాధలు పడ్డారు."

ప్రేంకర్ (ఆంగ్లో ఇండియన్) ఉపన్యసిస్తూ, నెహ్రూ తీర్మానం రాష్ట్రీయ స్వపరిపాలనకు అవకాశం ఇచ్చినందుకు అభినందించారు. లీగ్ సహకారం కొరకు, తీర్మానాన్ని వాయిదా వేయడం మంచిదని తాను త్రిందట...

(మిగతా 4 వ పేజీలో)

వెంకటగిరి కాలేజీలో 47 గురి నిరశనవ్రతం

సానుభూతిగా నెల్లూరులో హర్తాళ్

(మా విలేఖరి)

నెల్లూరు, జనవరి 22

వెంకటగిరి కాలేజీప్రిన్సిపాలు సచ్చితానందవిశ్వే కాలనిర్ణయం లేకుండా కాలేజీని మూసివేయడాన్ని నిరసించుతూ, వెంటనే కాలేజీతెరవాలనీ, డిటెన్షన్లు రద్దుచేయాలనీ కోరుతూ నిన్నటినుండి 47 గురు విద్యార్థులు నిరశనవ్రతంచేస్తూన్నారు. నేడునెల్లూరుపట్టణం అంతా హర్తాళ్ జరిగింది. ప్రజలుచాలా గందరగోళపడుతున్నారు.

కోర్టులో విద్యార్థుల విజయం

కొండపూడి ఆదిశేషారెడ్డిగారు ప్రిన్సిపాల్ మీద జిల్లా మునసబుకోర్టులో ఒక దావా వేశారు. విచారణ దినానికి ప్రిన్సిపాల్ రానందున జిల్లా మునసబు ఎక్స్‌పార్టీ మాండేటరీ ఇంజంక్షన్ ఇచ్చినట్లుఆంధ్రపత్రిక విలేఖరి తెలుపుతున్నాడు. ప్రిన్సిపాల్ కాలేజీని వెంటనేతెరవాలి, ఉపాధ్యాయుల్నిరప్పించాలి, సమ్మెరోజులలోవిద్యార్థులకుఅటెండెన్సు వెయ్యాలి, పెనాల్టీలు, శిక్షలు లేకుండా ఫీజు కట్టుకోవాలి. విద్యార్థులను పరీక్షలకుపంపాలి—అని ఇంజంక్షన్ ఆర్డరు ఇవ్వబడిందట.

జనవరి 30 వరకు సప్లిమెంటరీ లిస్టు

మద్రాసు, జనవరి 21

ఈమధ్య కాలేజీలలోను హైస్కూళ్ళలోనూ సాగుతూన్న సమ్మెలు, పాఠశాలల్ని మూసివెయ్యడం మొదలగు విషయాలను గురించి విద్యాశాఖా మంత్రిని ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ కార్యదర్శి కామ్రేడ్ వి. మధుసూదనరావుగారు కలుసుకొని చర్చించారు. సప్లిమెంటరీ లిస్టులు పంపడానికి గడువు పొడిగించాలనీ, పబ్లిక్ పరీక్షలలో రోజుకు నాలుగు ప్రశ్నపత్రాలనిచ్చే పద్ధతిని మార్చాలనీ కోరారు. రోజుకు నాలుగు ప్రశ్నపత్రాల నివ్వకుండా టైమ్‌టేబుల్ మార్చేటందుకు మంత్రిగారు అంగీకరించారు. సప్లిమెంటరీ లిస్టులు పంపడానికి గడువు జనవరి 30 వరకు పొడిగించమని విద్యాశాఖ డైరెక్టరుగారికి తెలియపరిచారు.

దానిమీద ఆంధ్రరాష్ట్ర విద్యార్థిఫెడరేషన్ కార్యదర్శి ఈ విధంగా ప్రకటిస్తున్నారు:

"స్థానిక విద్యాశాఖాధికారులు జనవరి 30 వ తేదీనాటికి సప్లిమెంటరీలిస్టులు పంపించాలని కోరుతున్నాను. ఆలిస్టులు సకాలంలో పంపబడేటట్లుగా ఆందోళన సాగించవలసిందని విద్యార్థిసోదరులను హెచ్చరించుతున్నాను."

కొల్హాపూర్‌లో 12 గురి అరెస్టు

కొల్హాపూర్, జనవరి 21

కొల్హాపూర్ ప్రభుత్వంమూస్తాలు 9గురు, 3 మంది ప్రజాపరిషత్తు నాయకులు సంస్థానంలో జరుగుతున్న సమ్మెల సందర్భంలో అరెస్టు చేయబడ్డారు.

సమ్మె సాగుతూనేవుంది.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి
1947 జనవరి 23 : గురువారం

బెజవాడ విద్యార్థులపై పోలీసుల లాఠీ పోట్లు

డిటెన్షన్లు రద్దుచేయించుకొనుటకై అనేకచోట్ల విద్యార్థుల పోరాటాలు

బెజవాడ, జనవరి 22

నైజాం పరిస్థితులు

ఆంధ్ర కాంగ్రెసు తీర్మానం

ఆంధ్ర ప్రజల ధర్మం

కర్తవ్యం పాలించలేదు

అసంబద్ధ ఆరోపణలు

ప్రజా సేవకులు ఎవరు ?

లేఖలు

ఒంట్లకార్మికుల యిబ్బందులు

గుంటూరు, జనవరి 22

గుంటూరులో ఆయిల్ మిల్లులు, రైస్ మిల్లులు 17 ఉన్నాయి.

చల్లపల్లి హైస్కూల్లో సమ్మె సాగుతూవుంది

సమ్మెకు విద్యార్థికాంగ్రెసు పిలుపు

చల్లపల్లి, జనవరి 21

18, 19, 20 తేదీల్లో చల్లపల్లి విద్యార్థులు విజయవంతంగా సమ్మె కొనసాగించారు.

బెజవాడ హిందూ హైస్కూలు మూసివేత

బెజవాడ, జనవరి 22

రాపూరు తాలూకాలో 8 బ॥ మొక్కజొన్నలు

విజ్ఞప్తి

కృష్ణాజిల్లా తాలూకా పార్టీ మహాసభలు

రాజమండ్రిలో ఫైర్ సర్వీస్ పనివారి మస్తిత

రాజమండ్రి, జనవరి 20

— రామచంద్రరావు.

బెజవాడ తాలూకా ఇన్ ఫీరియర్ సర్వెంట్సు సభ

పండించేవానికే పొలం వుండాలి పంటలో నాల్గోవంతే కౌలురేటుగా వుండాలి

ఆచంట ఫిర్కా కౌలుదార్ల సభలో తీర్మానాలు

చినమల్లం, జనవరి 19

ఆచంట ఫిర్కా కౌలుదార్ల మహాసభ 17వ తేదీన చినమల్లం గ్రామంలో పశ్చిమగోదావరి జిల్లా రైతుసంఘ ఉపాధ్యక్షులైన శ్రీ అల్లూరి ... గారి అధ్యక్షతను జరిగింది. 10 గ్రామాలనుండి 150 మంది కౌలుదార్లు ప్రతినిధులుగా వచ్చారు.

ధాన్యం ధర బస్తా 13 రు 11 లు నిర్ణయించాలి

కౌలుదార్లపై కుంచవరం అగ్రహారీకుని బెదిరింపు

తెనాలి, జనవరి 20

పండినా, ఎండినా మగాణిల్లే పద్ధతి పూర్తిగా పోవాలి

కమ్యూనిస్టుపార్టీ నిధికి కష్టజీవుల తోడ్పాటు

కోలంక ఎస్టేటులో అడవుల దురాక్రమణ

రైతుభూముల అపహరణ

పిఠాపురం, జనవరి 19

పిఠాపురం తాలూకా రైతుసంఘంవారు యిలా ప్రకటిస్తున్నారు.

పిఠాపురం తాలూకాలో, కోలంక ఎస్టేటు లోని చెందుర్తి గ్రామానికి అనుకుని సుమారు 300 యకరాల అడవివుంది.

పెదలంక స్కీమును వెంటనే పూర్తిచేయాలి

రైతుసంఘంవారి సూచనలు

కైకలూరు, జనవరి 20

బుకింగ్, పార్సెల్, గుడ్స్ క్లర్కులకు వాచ్ మెన్‌లకూ 8 గంటలపనే వుండాలి

రైల్వే ఎడ్జుడికేటర్ విచారణలో లేబర్ యినస్పెక్టరు అర్మగంగారి సాక్ష్యం

మద్రాసు, జనవరి 21

యం. ఎస్. యం. రైల్వే ఎంప్లాయిస్ యూనియన్ తరఫున 38 గురి సాక్షులు విచారించబడ్డారు. తర్వాత లేబర్ ఇన్‌స్పెక్టరు అర్మగంగారు, రైల్వే యజమాన్య ప్రతినిధి ...

రైల్వే యజమాన్య ప్రతినిధి శంకరయ్యర్ కృత్రిమ జవాబులు

బెంగుళూరు స్టేషన్‌లో రైల్వే కార్మికుల సమ్మె

కోర్కెలకు యజమానుల అంగీకారం

బెంగుళూరు, జనవరి 20

హెచ్. సి. సి. కార్మికుల సమ్మె నోటీసు

మైకా ఫ్యాక్టరీలలో కార్మికుల ఇబ్బందులు

గూడూరు, జనవరి 20

రాజ్యాంగసభ

(మొదటి పేజీ తరువాయి)

సారి వాదించానని, కాని లీగ్ పార్లమెంటరీ తీర్మానాన్ని ఇప్పుడు ప్యాసు చేయడమే మంచిదని అనుకున్నాను, అనుకు క్రిందివిధంగా సెప్పరించాడు :

"శాసనసభల్లో మాదిరిగా మనం మెజారిటీ వోటు ప్రకారం నిర్ణయాలు చేయవచ్చు సంప్రతింపుల ద్వారా ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించుదాం."

జయకర్ సవరణ

ఉపసంహరించుకోబడింది

[illegible]

విశ్వంభరనాథ త్రిపాఠీ మొదలయిన వారికోసం కూడా పునస్సమర్పించారు.

సభ్యుల హక్కులకు పోలీసు ఆటంకాలు

రాజేంద్రబాబుకు లాహిరీ లేఖ

(మా విలేఖరి)

ఢిల్లీ, జనవరి 21

రాజ్యాంగ నిర్మాణసభలో సభ్యుడైన కామ్రేడ్ సోమనాథ లాహిరీ, యూనియన్ అధ్యక్షుడైన రాజేంద్రప్రసాదుకొక లేఖ వ్రాశారు. [illegible]

. తెలంగాణా పల్లెటూళ్ళలో రాక్షస రాజ్యం

(మా విలేఖరి)

జనగామ, జనవరి 19

'రాక్షస రాజ్యం, రాక్షస రాజ్యం' అని నోటితో పలకడమేగాని ఎప్పుడేనా మీరు [illegible]

[illegible]

అయితే నైజాం ప్రభుత్వం ఏంచేసిందను కున్నారు? వెంటనే ఆ భూమినంతనూ రామచ రావు కోర్టుమీద వేలానికి పెట్టారు. జనగామ అనంతరెడ్డిపేర పాట కొట్టివేయించారు. బలాత్కారంగా ఆ భూమిని స్వాధీనం చేసుకొన్నారు.

86 గురి మీద దొంగకేసులు

అంతటితో సత్తారావుకు తృప్తికలగ లేదు. రైతుల ఆంధ్రమహాసభ పెట్టుకున్నా రనే కోపంతో ప్రజలమీద కత్తికట్టారు. అనేక విధాల హింసలు పెడుతున్నారు. దొంగ కేసులయితేనేం, నష్టపరిహారం కేసు లయితేనేం, దొమ్మీ కేసులయితేనేం, 86 గురి మీద కేసులు నడిపిస్తున్నారు.

[illegible]

రైతుల ప్రతిఘటన

ఇండ్లు కొల్లగొట్టారు

ఇండ్లు తగులబెట్టారు

[illegible]

మిత్రరాజ్య నిర్ణయాన్ని స్మట్సు కాలదన్నాడు

భారతీయుల పట్ల వైఖరి మార్చుకోడట

కేప్‌టౌన్, జనవరి 21

స్మట్సు ప్రభుత్వం దక్షిణాఫ్రికా భారతీయులపట్ల తన వైఖరిని మార్చుకోవాలనీ; నైరుతి ఆఫ్రికాను మిత్రరాజ్య సమితి ధర్మకర్తృత్వం క్రింద పెడుతూ ఒక ఒడంబడిక తయారు చేయాలనీ, మిత్రరాజ్యమహాసభ ఇటీవల నిర్ణయించింది.

ఈ నిర్ణయాలను స్మట్సు కాలదన్ని నిశ్చయించారు. తన నిశ్చయాన్ని ఈరోజు దక్షిణాఫ్రికా శాసనసభలో వెల్లడించారు. [illegible]

అమెరికా ప్రయత్నిస్తూంది. కొత్త విదేశాంగ మంత్రి విషయాలనన్నిటినీ తెలుసుకోడానికి కొంత వ్యవధి కావాలని అమెరికావాదన.

మలాన్ తోడ్పాటు

[illegible]

మిత్రరాజ్య సమితి తన అధికారాన్ని నిలబెట్టుకోవాలి

[illegible]

ఇండోచైనా పట్ల ఫ్రెంచి కొత్త ప్రధాని వైఖరి

పారిస్, జనవరి 21

ఈవేళ ఫ్రెంచి శాసనసభలో, ప్రధానిగా [illegible]

ఇప్పుడు హో-చి-మిన్ నాయకత్వం క్రింద ఉన్న ప్రజాప్రభుత్వాన్ని పడగొట్టి ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని దాని స్థానంలో పెట్టాలని వలసమంత్రి మౌటెట్ ఉద్దేశిస్తున్నాడు. రెమాడియర్ మాటలీ దురుద్దేశాన్ని బలపరుస్తున్నాయి.

ఇండోచైనాలో యుద్ధం

ఇండోచైనా రాజధాని అయిన హనోయి చుట్టూ ఉన్న రోడ్లను పూర్తిగా స్వాధీనం చేసుకోడానికి ఫ్రెంచి సేనలు ప్రయత్నిస్తున్నాయి. దీనికోసం బాంబర్ విమానాలను, [illegible] విస్తారంగా ఉపయోగిస్తున్నారు.

హో-చి-మిన్ శాంతినే కోరుతున్నాడు

ఫ్రెంచి అధ్యక్షునికి సందేశం

సైగాన్, జనవరి 20

విన్సెంట్ ఆరియోల్‌ను, ఫ్రెంచి అధ్యక్షునిగా ఎన్నుకోబడినందుకు అభినందిస్తూ ఇండోచైనా అధ్యక్షుడు డాక్టరు హో-చి-మిన్ ఒక సందేశం పంపాడు.

"మీ ఉదారస్వభావము, ఉన్నతాదర్శాలు నే నెరుగుదును. అందువల్లనే తక్షణమే శాంతి నెలకొల్పడానికి మీకు సూచనలు చేయబోతున్నాను. శాంతిద్వారానే మన రెండు దేశాలనూ, వాటిమధ్య సత్సంబంధాలను కాపాడుకోగలం", అని తెలిపాడు.

భద్రతా సంఘం

అల్బేనియాపై బ్రిటిష్ ఫిర్యాదు చర్చిస్తుంది

న్యూయార్కు, జనవరి 21

[illegible]

పోలెండు ఎన్నికల ఫలితాలు

వార్సా, జనవరి 21

పోలెండు ఎన్నికల తుది ఫలితాలు ప్రకటించబడ్డాయి. శాసనసభలోని మొత్తం 444 స్థానాల్లో ప్రజాస్వామిక ఐక్య సంఘటన 394 స్థానాలు, అభివృద్ధి నిరోధక మికొలాజిక్ పార్టీకి 27 స్థానాలు, కాథలిక్కు పార్టీకి 17, పోటీ రైతుపార్టీకి 3, నావ పార్టీ [illegible] ఇతర పార్టీకి ఒకస్థానమూ వచ్చాయి.

ఈ 444 స్థానాలుకాక, ప్రభుత్వం మరొక 72 స్థానాలను పంపుతుంది. దేశం మొత్తం మీద ఆయా పార్టీలకు వచ్చిన వోట్లను బట్టి ఈ 72 స్థానాలను పంచుతారు.

ఇరాక్‌లో ఎన్నికలు

ప్రజాపక్షాలపై నిర్బంధం

బాగ్దాద్, జనవరి 21

ఇరాక్ ప్రభుత్వం ఇటీవలనే మంత్రి ఎన్నికలు జరపబోయింది. ఈ లోగానే [illegible]

ఇరాన్ ఎన్నికలు

[illegible]

ఫ్రెంచి శాసనసభకు కొత్త అధ్యక్షుడు

పారిస్, జనవరి 21

[illegible]

ఎన్నిక జరిగింది. రాడికల్ పార్టీ నాయకుడయిన ఎడ్వర్డ్ హెరియట్ 429 వోట్లతో ఎన్నుకోబడ్డారు. కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీలు వేరే అభ్యర్థుల్ని పెట్టలేదు.

కలకత్తా ట్రాంవేసనివారి సమ్మె

కలకత్తా, జనవరి 21

జీతాల పెరుగుదల, [illegible] బోనసు, అధికమైన ప్రావిడెంట్‌ఫండు కొరకు కలకత్తా ట్రాంవేసనివారి సమ్మె నేడు ప్రారంభమయింది. కండక్టర్లు, డ్రైవర్లు, ఇన్‌స్పెక్టర్లు (మొత్తం 7వేలమంది), [illegible] సమ్మెలో చేరారు.

గత రెండున్నర సంవత్సరాలలో యిది ట్రాంవేసనివారి 6వ సమ్మె. [illegible] ప్రభుత్వం యొక్క విచారణకర్త [illegible] తిరస్కరించారు.

బొంబాయిలో [illegible]

న్యూఢిల్లీ, జనవరి 20

బొంబాయిలో కొంతమంది యువకులు వియట్-నామ్ సహాయ వలంటీర్ల దళంగా ఏర్పడ్డారు. దీనికి నాయకత్వం వహించ వలసిందిగా ఆజాద్ హింద్ ఫౌజుకు చెందిన జనరల్ భోన్‌స్లేను కోరిందిలవారు.

పరిశుభ్రమైన ఫలహారాలకు

విశాల

విశ్రాంతి సౌకర్యాలకు

రుచికరమైన భోజనానికి

★

నేతాజీ రెస్టారెంట్

బీసెంటురోడ్డు, బెజవాడ.

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada. Consulting Editor: M. [illegible]

END OF ISSUE